నత్తనడకన ఈ-క్రాప్ బుకింగ్!

- సాగైంది 11,527 హెక్టార్లు.. బుకింగ్ 3127.2 హెక్టార్లు మాత్రమే
- నేటితో ముగియనున్న పంటల నమోదు గడువు



తాడిపత్రి సమీపంలో ఈ- క్రాప్ బుకింగ్ చేస్తున్న వ్యవసాయాధికారులు

తాడిపత్రి రూరల్: ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలకు ఈ-క్రాప్ బుకింగ్ మంగళవారం ముగియనుంది. తాడిపత్రి వ్యవసాయ సబ్‌డివిజన్‌లో ఇప్పటి వరకూ 50 శాతం మాత్రమే పంటల నమోదు జరగడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాడిపత్రి వ్యవసాయ సబ్ డివిజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 24203 హెక్టార్లు ఉండగా రైతులు 11,527 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 3127.2 హెక్టార్లలో మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారు. సబ్ డివిజన్‌లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. గతంలో కేవలం పంటలకు సంబంధించిన ఈ క్రాప్ బుకింగ్ చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటలతో సంబంధం లేకుండా ప్రతి ఎకరా భూమికి సర్వే నెంబర్ల ఆధారంగా ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలు ఇబ్బందులు పడుతున్నాయి. సకాలంలో పంటల నమోదు కాకపోతే పంట నష్టం, విక్రయాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, అన్నదాత సుఖీభవ తదితర విషయాల్లో రైతులకు మొండి చేయి కలిగే అవకాశాలు ఉన్నాయి.

రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం

తాడిపత్రి వ్యవసాయ సబ్ డివిజన్‌లోని ఆయా మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయశాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. నిబంధనల మేరకు పంట ఈ క్రాప్ బుకింగ్‌ను వ్యవసాయశాఖలోని వీఏఏలు, రెవెన్యూశాఖలోని వీఆర్‌ఓలు కలిసి పనిచేయడం లేదు. రెండు శాఖలకు చెందిన సిబ్బంది కలిసి పొలాలకు వెళ్లి సర్వే నెంబర్ల ఆధారంగా ఈ- క్రాప్ బుకింగ్ చేయాల్సి ఉంది. కానీ వ్యవసాయశాఖకు చెందిన వీఏఏలు మాత్రమే ఈ- క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. బదిలీలపై వచ్చిన వీఏఏలు, వీఆర్వోలకు గ్రామాలకు చెందిన భూములకు సంబంధించిన సర్వే వివరాలపై సరైన అవగాహన లేదు. దీంతో గ్రామంలో ఒకచోట కుర్చోని రైతుల ద్వారా వివరాలను సేకరించి పంట నమోదు బుకింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల గుట్ట, ముళ్లకంపలు ఉన్న చోట్ల సర్వే నెంబర్ రాళ్లు ఉండటంతో అక్కడి వెళ్లితేకానీ జియో ట్యాకింగ్ తీసుకోవడం లేదని వీఏఏలు వాపోతున్నారు. అలాగే బయో మెట్రిక్ పడని రైతుల నుంచి ఐరిస్ తీసుకోవడానికి సిగ్నల్ సమస్య ఏర్పడుతోందంటున్నారు. అలాగే వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత సైతం ఈ క్రాప్ బుకింగ్ నత్త నడకన సాగడానికి ప్రధాన కారణంగా మారింది. బదిలీల్లో భాగంగా ఇక్కడి నుంచి వెళ్లిన వీఏఏల్లో స్థానాల్లో వచ్చిన కొందరు బాధ్యతలు తీసుకోకపోవడంతో సమస్య నెలకొంది.

మండలం	విస్తీర్ణం (హెక్టార్లలో)	సాగు చేసింది (హెక్టార్లలో)	ఈ-క్రాప్ (హెక్టార్లలో)
తాడిపత్రి	6,738	4,465	633.2
నార్పల	5,460	1,918	866
పెద్దపప్పూరు	4516	2,959	675.6
పుట్లూరు	4,264	9,99	536.4
యల్లనూరు	3,225	1,186	416

పంటల నమోదు చేస్తున్నాం



రైతులు సాగుచేసిన పంటలన్నీ ఈ- క్రాప్ బుకింగ్ చేస్తాం. ఇప్పటికే తాడిపత్రి సబ్ డివిజన్‌లో పంటల నమోదు పూర్తి కావచ్చింది. విస్తీర్ణం విషయంలో మాత్రమే కొంత పెండింగ్ ఉంది. రైతులు కూడా ఈ-క్రాప్ బుకింగ్ పట్ల శ్రద్ధ తీసుకుని వ్యవసాయ అధికారులకు సహకరించాలి.
– రవి, వ్యవసాయశాఖ ఏడీఏ

త్వరలో సచివాలయ ఉద్యోగుల సమ్మెబాట



కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న సచివాలయ ఉద్యోగులు

గుత్తి: తమ డిమాండ్ల సాధనలో భాగంగా గుత్తి మున్సిపల్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యారు. ఉదయమే తాము వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవుతామని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియాకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యారు. త్వరలోనే సమ్మెబాట పడతామని సచివాలయ ఉద్యోగులు అన్నారు.

అశ్వత్థం ఆలయ కమిటీ ఏకగ్రీవం

పెద్దపప్పూరు: మండలంలోని చిన్నపప్పూరు అశ్వత్థనారాయణస్వామి క్షేత్రంలో సోమవారం ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా చిన్నపప్పూరు గ్రామానికి చెందిన బిందెల శివ శంకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులతో ఈఓ సుబ్రమాణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు.

'డిజిటల్ బుక్'తో కూటమి అరాచకాలకు చెక్





గుంతకల్లు, గుత్తి, పామిడిలో డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

గుంతకల్లుటౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కోవడానికే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారని ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ.ఖలీల్, పి.రాము తెలిపారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కాన్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు అన్యాయం జరిగిన వెంటనే డిజిటల్ బుక్ యాప్‌లో వివరాలను నమోదు చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ, పంచాయితీరాజ్, రైతు విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు రంగనాయకులు, తిక్కస్వామి, బాబూరావు, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రామాంజినేయులు, పక్కీరప్ప, సోమిరెడ్డి, జయరామిరెడ్డి, రమేష్ నాయక్, నక్కాశ్రీనివాసులు, వన్నూర్‌స్వామి, నాగార్జున, ఎల్లప్ప పాల్గొన్నారు.

గుత్తిలో పోస్టర్ల ఆవిష్కరణ

గుత్తి: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. పట్టణ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, మాజీ కన్వీనర్ పీరా, రాష్ట్ర నాయకులు సీవీ రంగారెడ్డి, మైనుద్దీన్, జిల్లా నాయకులు సుభాష్‌రెడ్డి, రంగస్వామి, గురు, రాధమ్మ మాట్లాడుతూ కూటమి నాయకుల అరాచకాలు, అధికారులు, పోలీసుల అక్రమాలకు చెక్ పెట్టేందుకే మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు, వాల్మీకి శివ, కేవీ రమణ, సీనియర్ నాయకులు మల్లి, మర్తాడు అన్వార్,చెన్నాజీ, రమేష్‌రెడ్డి,బ్రహ్మ కుమార్, హరి,పవన్,దస్తగిరి, గోపాల్ రెడ్డి,శివ , హనుమంత రెడ్డి పాల్గొన్నారు.

కార్యకర్తలకు న్యాయం

పామిడి: అన్యాయం జరిగిన కార్యకర్తలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి అన్నారు. పామిడిలో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, జిల్లా నాయకులు బోయ రామచంద్ర, సాకే ఓబులేసు, బెల్లాల రమణారెడ్డి, మైనార్టీ నాయకులు ఎస్.మహమ్మద్‌గౌస్, పరదేశి అనిల్‌కుమార్‌రాజా, వీ బుజ్జిబాబు, రూరల్ కన్వీనర్ రమావత్ రామకృష్ణనాయక్, వెంకటసాయి గుప్తా, నగేష్, సుధాకర్, ప్రసాద్, సర్పంచ్‌లు పెమ్మక చంద్రశేఖర్ రెడ్డి, నారాయణస్వామి, లాలెప్ప, గోపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

కూటమిది కక్షపూరిత పాలన



మాట్లాడుతున్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి

గుంతకల్లుటౌన్: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ భయపడదని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాడుతూనే ఉంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి అన్నారు. మద్యం అక్రమ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. నైరుతిరెడ్డి మాట్లాడుతూ మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాల్లేకపోయినా మిథున్‌రెడ్డిని 71 రోజుల పాటు జైలులో పెట్టి వేధించారన్నారు. జరగని మద్యం కేసు ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబడదని, అంతిమంగా న్యాయమే గెలుస్తుంద/న్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు తిమ్మప్ప, కార్యదర్శి కరీమ్, అనుబంధ విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు వీరేష్, బాసిద్, అంజి, పవన్, సూర్యరెడ్డి, షాబుద్దీన్, రంగనాయకులు, బాబూరావు, మైనార్టీ, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు ఎంఎం.రెహమాన్, నల్లన్న, నాయకులు గోవింద్ నాయక్, జయరామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రతాప్, చిన్నరాయుడు పాల్గొన్నారు.

ఐచర్ వాహనం దగ్ధం

పెద్దవడుగూరు: మండలంలోని కడదరగుట్టపల్లి సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో ఐచర్ వాహనం దగ్ధమైన సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్టిపాడు గ్రామానికి మునిరెడ్డి ఏడాది క్రితం వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనం మొరాయించడంతో సోమవారం తెల్లవారు జామున మర్మమ్మతుల కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యజమాని కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నాడు. మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వాహనం కాలిపోయింది. దీంతో రూ.16 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

మాజీ సర్పంచ్ మృతి



నల్లప్ప (ఫైల్)

గార్లదిన్నె: మండలంలోని కమలాపురం పంచాయతీ మాజీ సర్పంచ్ నల్లప్ప(70) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు గ్రామానికి వెళ్లి మృత దేహంపై పూల మాలలు వేసి నివాళులార్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా ఆయన 2015 నుంచి 2020 వరకూ సర్పంచుగా పని చేశారు.

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

గార్లదిన్నె: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు సోమవారం వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఎంపీడీఓ యోగానందరెడ్డి తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానించి, సబ్బులు, కొబ్బరి నూనెలతో కూడిన కిట్ అందజేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచు సుబ్బమ్మ, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

పరామర్శ



సతీష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న చుక్కలూరు దిలీప్‌రెడ్డి తదితరులు

పామిడి: మండలంలోని జీ కొట్టాలలో వైఎస్సార్‌సీపీ రూరల్ బూత్ కన్వీనర్ల ప్రెసిడెంట్ దేవన సతీష్‌రెడ్డి కుటుంబాన్ని సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. మృతుడి తండ్రి దేవన కాశీ విశ్వనాథ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ అండదండలు ఉంటాయని భరోసా నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, రూరల్ కన్వీనర్ రమావత రామకృష్ణనాయక్, నాయకులు రమేష్‌రెడ్డి, శివారెడ్డి, వెంకటగుప్తా, ప్రసాద్ పాల్గొన్నారు.

సీఐకి సన్మానం

గుత్తి: గుత్తి సీఐ రామారావును సోమవారం ఎమ్మార్పీఎస్, సీపీఐ నాయకులు సన్మానించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంజన్ ప్రసాద్, గౌరవాధ్యక్షులు ఎల్లప్ప, సీనియర్ నాయకులు శివ, మండల నాగరాజు, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు రాజు, రామదాసు తదితరులు పోలీసుస్టేషన్ వెళ్లి సీఐని పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సీఐకి విన్నవించారు.

సూపర్ జీఎస్టీపై అవగాహన

పుట్లూరు: మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం సూపర్ జీఎస్టీపై ఐకేపీ, ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. కేంద్రం జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు తగ్గే ధరల గురించి వివరించారు. గ్రామాల్లోని ప్రజలకు సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలని ఎంపీడీఓ శివప్రసాద్ సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటరామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి



జిల్లా గ్రీవెన్స్‌లో డీఆర్వో మలోలకు వినతిపత్రం అందజేస్తున్న నెలగొండ సర్పంచ్ భాగ్యమ్మ

గుంతకల్లు రూరల్: మండలంలోని నెలగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి భీమాంజనేయులు ప్రసాద్ కొంత కాలంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన నిధులను విడుదల చేయకుండా అడ్డుపడుతూ ఇబ్బందులు పెడుతున్నాడని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారు, సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024లో గ్రామంలో రూ.90 వేలతో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, రూ.3.70 లక్షలతో మోటర్, పైప్‌లైన్ మరమ్మతులు చేశామన్నారు. గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వచ్చిన భీమాంజనేయులు ప్రసాద్ బిల్లుల మంజూరుకు ససేమిరా అంటున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంతోపాటు పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె విన్నవించారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం..

గుంతకల్లు రూరల్: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మహ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నా.. సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామంలో 717 స్మార్ట్ రేషన్ కార్డులకు గానూ 685 మాత్రమే వచ్చాయని మిగిలినవి రెండు, మూడు విడతల్లో వస్తాయని వీఆర్వో చెబుతున్నారన్నారు. అయితే కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన సచివాలయ సిబ్బంది వాటిని రేషన్ డీలర్ కుమారుడికి అప్పగించడంతో వాటిలో కొన్నింటిని మాయం చేశారన్నారు. అలా మాయం చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొన్ని స్మశానంలో ప్రత్యక్షం కావడం పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మట్కా బీటర్ అరెస్ట్

పెద్దపప్పూరు: మండలంలోని అమ్మలదిన్నెలో మట్కా బీటర్ నాగరాజును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.9,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సరస్వతీ పాహిమాం..

తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు సరస్వతీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. – సాక్షి బృందం



తాడిపత్రిలో సరస్వతీదేవిగా కాళికామాత



బీకేఎస్‌లో సరస్వతీదేవిగా ముసలమ్మ తల్లి



సేవాఘడ్‌లో సరస్వతీదేవిగా మాతా జగదాంబ



గుంతకల్లులో సరస్వతీదేవిగా వాసవీ మాత



గుంతకల్లులో సరస్వతీదేవిగా మారెమ్మదేవి



గుంతకల్లులో సరస్వతీదేవిగా కొల్హాపురి మహాలక్ష్మి



సరస్వతీదేవిగా యాడికి పెద్దమ్మ తల్లి



పామిడిలో సరస్వతీదేవిగా వాసవీ మాత



నార్పలలో సరస్వతిగా దుర్గాదేవి



కల్లూరులో సరస్వతీ దేవిగా అమ్మవారు



తాడిపత్రిలో బిందు సేవ ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

తాడిపత్రి రూరల్: పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ సోమవారం తహసీల్దార్ సోమశేఖర్‌కు పెన్షనర్ల సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఆర్‌లను మంజూరు చేయాలన్నారు. అడిషనల్ క్వాంటమ్ పెంచాలని, హెల్త్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్‌ఎస్ పరిమితి రూ.5లక్షలకు పెంచాలని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అధ్యక్షుడు సత్యప్రసాద్‌రెడ్డి, వీరారెడ్డి, నారాయణరెడ్డి, సత్యనారాయణ, హనుమంతరెడ్డి, వెంకట్రామయ్య తదితరులు ఉన్నారు.

90 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగ పంపిణీ చేయాలి

తాడిపత్రి రూరల్: తాడిపత్రి వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని రైతులకు 90శాతం సబ్సిడీతో పప్పుశగన విత్తనాలను పంపిణీ చేయాలని రైతు సంఘం నాయకులు రాజారామిరెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఏడీఏ రవికి రైతులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. శిరీష, వీరరాఘవరెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

కార్మికులకు దుస్తుల పంపిణీ



దుస్తులు పంపిణీ చేస్తున్న మండల కన్వీనర్ సంజీవరాయుడు

యాడికి: మండలంలోని తూట్రాళ్లపల్లిలో సోమవారం సర్పంచు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సంజీవరాయుడు దసరా పండుగ సందర్భంగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు, ఎనిమిది మంది వార్డు సభ్యులకు దుస్తులు పంపిణీ చేశారు. ఏడాది దసరా పండుగ వచ్చిందంటే ఏటా ఇళ్ల వద్దకే వచ్చి నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న సర్పంచుకు వారు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

మార్కెట్ యార్డు కమిటీ నియామకం

శింగనమల: శింగనమల వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, అధ్యక్షుడిగా దండు శ్రీనివాసులు, ఉపాధ్యక్షురాలిగా శైలజ నియామకమయ్యారు. మెంబర్లుగా ఎన్.పుల్లన్న, ఎస్.భాగ్యలక్ష్మి, సి.నాగలక్ష్మి, ఎల్. చెన్నారెడ్డి, ఎం.రామసుబ్బమ్మ, డి.రామకృషాణరెడ్డి, కె.వెంకటరత్న, సి.విజయలక్ష్మి, సి.నిహారిక, ఎం.రాజా, ఎ.శ్రీపతినాయుడు, ఎస్.ఈశ్వరయ్య, కె.నారాయణస్వామి, బి.పప్పూరు సింగిల్ విండో ప్రెసిడెంట్, ఏడీఏ అనంతపురం, జంతులూరు సర్పంచ్, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారులను నియమించారు.

గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత



కంటైనర్‌లో తరలిస్తున్న గోవులను చూపుతున్న ఎస్ఐ ఆంజనేయులు

పెద్దవడుగూరు: పశువులను కబేళాలకు తరలిస్తున్న కంటైనర్‌ను సోమవారం బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో వీహెచ్‌పీ, భజరంగ దళ్, కార్యకర్తలు కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. వారి సమాచారం మేరకు ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని కంటైనర్ తలుపులు తీయించి, సుమారుగా 50 దాకా ఆవులు ఉన్నట్లు గా గుర్తించారు. అనంతరం వాటిని పామిడి మండలం జి.కొట్టాలలో ఉన్న గోశాలకు తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

పెండింగ్ కేసులు పరిష్కరించండి



రికార్డులను పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

యల్లనూరు: పెండింగ్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, పెండింగ్ రికార్డులు, జీడీ ఫైల్, కేసుల నమోదు చార్ట్‌లను పరిశీలించారు. మట్కా బీటర్లు, పేకాటరాయుళ్ల కదలికలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం పోలీసు నిఘా ఉండాలన్నారు. మట్కా, పేకాటపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఐ సత్యబాబుకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రామాంజనేయరెడ్డి, పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.

పని గంటల పెంపుపై నిరసన



మాట్లాడుతున్న సురేష్

గుంతకల్లుటౌన్: రాష్ట్రంలోని ఉద్యోగ, కార్మికుల పని గంటలను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఐఎఫ్‌టీయూ నాయకులు నిరసన తెలిపారు. సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో భాగంగా మానవ శ్రామిక శక్తిని వెట్టిచాకిరికి సాధనంగా మార్చిందన్నారు. కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి బాబు సర్కారు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కార్మికుల పనిగంటలు 8 నుంచి 13 గంటలకు పెంచుతూ శాసనసభలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ పట్టణ కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు జిలాన్, రామ్‌దాస్, నారాయణ, బాష, గోపి తదితరులు పాల్గొన్నారు.